## యథేచ్ఛగా నీటి దందా

4లో





## ఊరంటే.. ఊరుకాదు..




విశాలమైన రహదారులు, భవనాలతో పట్టణాన్ని తలపిస్తున్న రామిరెడ్డి బావి గ్రామం

నగరాన్ని తలపించే లగ్జరీ విలేజ్

విలాసవంతమైన భవనాలు.. అద్దంలా రోడ్లు

మౌలిక సదుపాయాలూ అదుర్స్

పచ్చదనం-పరిశుభ్రతలోనూ మేటి

అన్నింటా ఆదర్శం

రామిరెడ్డిబావి, నాగిరెడ్డిగూడెం 5

## డిప్యూటేషన్లతో ఢీలా!

జిన్నారం మున్సిపాలిటీలో

ఇద్దరే రెగ్యులర్ ఉద్యోగులు

కమిషనర్, డిప్యూటీ ఈఈలు మాత్రమే..

కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి,

అకౌంటెంట్ డిప్యూటేషన్‌పై నియామకం

ఖాళీగా శానిటరీ, జూనియర్,

సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 6


## The District Co-operative Central Bank Ltd., Medak

### H.O: SANGAREDDY

Head Office, 3-4-8, Beside Zilla Parishad, Main Road, Sangareddy Medak District, Telangana-502 001. Ph No.08455 - 276417.
Email Id: ceo_mdk@mdkdccb.org; url: https://medakdccb.in

### INDEPENDENT AUDITOR'S REPORT

To
The Members of
The District Co -Operative Central Bank Limited — Medak
Sangareddy - 502001

Report on Audit of the Standalone Financial Statements

**Opinion**

I. We have audited the accompanying standalone financial statements of The District Co-operative Central Bank Ltd, Medak ('the Bank'), which comprise the Balance Sheet as at 31 March 2025, the Profit and Loss Account and the Statement of Cash Flows for the year then ended, and notes to financial statements including a summary of significant accounting policies and other explanatory information in which are included the returns for the year ended on that date of the 49 Branches and head office audited by us. All the branches of the Bank are audited in accordance with the guidelines issued by the National Bank for Agricultural and Rural Development (NABARD).

In our opinion and to the best of our information and according to the explanations given to us, , the aforesaid standalone financial statements give the information required by the District Cooperative Bank, circulars, directions and guidelines issued by Reserve Bank of India vide RBI/DOR/2021-22/83.DOR.ACC.REC# 45/21.04.018/2021-22 Updated as on 01-04-2025. (RBI, NABARD from time to time and in the manner so required for bank and are in conformity with accounting principles generally accepted in India and: -

a. The Balance Sheet, read with the notes thereon is a full and fair Balance Sheet containing all the necessary particulars, is properly drawn up so as to exhibit a true and fair view of the state of affairs of the Bank as at 31st March, 2025.

b. The Profit and Loss Account, read with the notes thereon shows a true balance of profit and

c. The Cash Flow Statement gives a true and fair view of the cash flows for the year ended on that date.

d. Notes on Accounts and Significant Accounting Policies adopted by bank.

**Basis for Opinion**

2. We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) issued by the ICAI. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the standalone Financial Statements section of our report. We are independent of the Bank in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with ethical requirements that are relevant to our audit of the financial statements prepared in accordance with the Co- operative Societies Act, B.R. Act, NABARD and RBI.

3. Accounting principles generally accepted in India, including the Accounting Standards issued by the ICAI, and AACS applicable to Cooperative Banks in the State of Telangana and circulars and guidelines issued by the RBI and NABARD from time to time and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

4. The Bank's CBS system is not able to identify NPA as per the IRAC norms in respect of certain accounts, which have been identified manually, resulted in wrong classification of Advances.

**Information Other than the Financial Statements and Auditor's Report Thereon**

5. The Bank's Board of Directors are responsible for the other information. The other information comprises the information included in the management report and chairman's statement but does not include the financial statements and our auditor's report thereon.

Our opinion on the financial statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the financial statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the standalone financial statements or our knowledge obtained in the audit or otherwise appears to be materially misstated, If, based on the work we have performed, we conclude that there is no material misstatement of this other information, we are required to report that fact. We have nothing to report in this regard.

**Responsibilities of Management and Those Charged with Governance for the Standalone Financial Statements**

6. The Bank's Board of Directors are responsible with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance and cash flows of the Bank in accordance with the accounting principles generally accepted in India, including the applicable Accounting Standards, and provisions of Regional Rural bank Act, 1976 and circulars and guidelines issued by the Reserve Bank of India ('RBI') and National Bank for Agriculture and Rural Development (NABARD) from time to time. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Bank and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the standalone financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

7. In preparing the financial statements, management is responsible for assessing the Bank's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Bank or to cease operations, or has no realistic alternative but to do so.

**Auditor's Responsibilities for the Audit of the Financial Statements**

8. Our objectives are to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of thèse financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.

Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances.

Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.

Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the bank's ability to continue as a going concern. If we conclude that a Material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the bank to cease to continue as a going concern.

Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

Materiality is the magnitude of the misstatements in the standalone financial statements that, individually or aggregate, makes it probable that the economic decisions of a reasonably knowledgeable user of the financial statements may be influenced. We consider quantitative materiality and qualitative factors in (i) planning of the scope of our audit work and evaluating the results of our work; and (ii) to evaluate the effect of any identified misstatement in the financial statements.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

**Other Matters**

*9. CBS (i..e, FINAIRO of DCCB, Medak) is not adequate for reporting and advance classification, activation of Inoperative accounts and risk categorisation / ALM Marking of Borrower accounts are not generated automatically through CBS.*

*10. The bank had investment in shares of Coromandel International Ltd. which were not allowed as per RBI guidelines issued vide circular no RBI/2016-I 7/14 dated 14 July 2016 for District Co-operative Banks.*

*11. The bank did not have an Early Warning System (EWS) for its large value advances, Special Mentioned Accounts (SMA), potential NPAs.*

*12. The bank did not enter into Service Level Agreement (SLA) or contract with the CBS service provider. The terms ofengagement with the vendor was managed by TSCAB. Bank was not aware of the terms and conditions in the agreement such as confidentiality, penalty for downtime, clause for inspection by RBI/ NABARD or whether Business Continuity Plan and Disaster Recovery Mechanism is in place at vendor level including down time period.*

***13. Controls its Service Orgniazation-***

*In alignment with SA 402/SAE 3402 for ICAI, Neither Type 1 or Type 2 audit report has been received on operations of FINAIRO and other organizations over reliable processes and checks in their processing of financial information and IT environments which may include (but not restricted to) controls over:*

*a. Whether Service organization's entity and IT controls are designed and operating effectively.*
*b. Processes (IT and manual) by which DCCB's entries are initiated, recorded, corrected as necessary and transferred to GL*
*c. Financial reporting process used to prepare the user entity's financial statement, including significant accounting estimates and disclosures.*
*d. Controls surrounding journal entries.*
*e. Whether any frauds, vulnerabilities, non-compliance with laws, etc of IT Services Vendor, identified impacts on DCCB's financial information.*
*f. Whether service of a sub-service organization has been used that impacts DCCB financials processing.*
*g. Hence, we are unable to comment on the control environment of service providing entities and their impact.*

***Our opinion is not modified in respect of this matter.***

**Report on Other Legal and Regulatory Requirements**

14. The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in accordance with Section 29 of the Banking Regulation Act, 1949;
Subject to the limitations of the audit indicated in paragraphs 5 to 8 above and as required by the AACS, and subject also to the limitations of disclosure required therein, we report that:
a) We have obtained all the information and explanations which, to the best of our knowledge and belief, were necessary for the purposes of our audit and have found them to be satisfactory.
b) The transactions of the Bank, which have come to our notice, have been within the powers of the Bank; and
c) The returns received from the offices and branches of the bank have been found adequate for the purposes of our audit including Internal audit reports from In house Internal audit department.

15. We further report that:
a) In our opinion, proper books of account as required by law have been kept by the Bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purposes of our audit have been received from branches not visited by us.
b) the Balance Sheet, the Profit and Loss Account and the Statement of Cash Flows dealt with by this report are in agreement with the books of account; and
c) In our opinion, the Balance Sheet, the Statement of Profit and Loss Account and the Statement of Cash Flows comply with the applicable accounting standards ***except Accounting Standard -15 for estimation of Leave Encashment and Gratuity valuation based on fund manager LIC,*** in place of Actuarial Valuation to the extent they are inconsistent with the accounting policies prescribed by NABARD and RBI.

For Komandoor and Co LLP.
Chartered Accountants
Firm Registration No. 001420S/S200034

Komandoor Mohan Acharya
Partner
M.No.: 029082
UDIN : 25029082BMHUXF4613
Place : SANGAREDDY
DATE: 19.05.2025

### BALANCE SHEET AS ON 31st MARCH 2025

Amount in Thousands

| Capital and Liabilities | Schedule | As on 31-03-2025 | As on 31-03-2024 |
|---|---|---|---|
| **Liabilities** | | | |
| Capital | 1 | 12,16,724.57 | 10,87,954.00 |
| Reserves and Surplus | 2 | 7,34,144.85 | 6,47,729.38 |
| Deposits | 3 | 72,24,923.53 | 63,93,598.89 |
| Borrowings | 4 | 1,15,75,850.79 | 1,01,04,464.10 |
| Liabilities and Other Provisions | 5 | 11,80,643.61 | 10,58,354.71 |
| **Total** | | **2,19,32,287.34** | **1,92,92,101.10** |
| **Assets** | | | |
| Cash and Balance with RBI | 6 | 1,71,189.23 | 2,00,016.33 |
| Balance with Banks and Money at Call and Short Notice | 7 | 12,18,602.49 | 14,37,303.75 |
| Investments | 8 | 17,83,051.22 | 15,92,599.17 |
| Loans and Advances | 9 | 1,81,96,225.05 | 1,55,04,461.07 |
| Fixed Assets | 10 | 2,23,625.90 | 2,11,847.39 |
| Other Assets | 11A | 3,21,338.87 | 3,32,176.48 |
| Deferred Tax Asset | 11B | 18,254.57 | 13,696.90 |
| **Total** | | **2,19,32,287.34** | **1,92,92,101.10** |
| Contingent Liabilities | 12 | 77,363.89 | 34,045.32 |
| Significatn Accounting Policies | 17 | | |
| Notes on Accounts | 18 | | |
| The Schedules and notes referred to above form an integral part of the Balance Sheet. | | | |

As per our report of even date

For and on the behalf The District Cooperative Central Bank Ltd, Medak

For Komandoor & Co LLP
Chartered Accountants
Firm Regn. No: 001420S/S200034

Komandoor Mohan Acharya
Partner
Membership No: 029082
UDIN: 25029082BMHUXF4613
Place : Sangareddy
Date: 19-05-2025

Chief Executive Officer (M.Srinivas)

Director (S.Jaganmohan Reddy)

Director (G. Venkat Ramulu)

President (Ch Devender Reddy)

### PROFIT AND LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31st MARCH 2025

Amount in Thousands

| PARTICULARS | Schedule | For the year ended 31-03-2025 | For the Year ended 31-03-2024 |
|---|---|---|---|
| **I. INCOME** | | | |
| Interest Earned | 13 | 16,68,189.33 | 14,85,974.98 |
| Other Income | 14 | 67,216.84 | 80,881.22 |
| **TOTAL** | | **17,35,406.17** | **15,66,856.19** |
| **II. EXPENDITURE** | | | |
| Interest expended | 15 | 9,57,948.39 | 8,41,893.23 |
| Operating expenses | 16A | 5,18,053.59 | 5,33,770.93 |
| Provisions and Contingencies | 16B | 86,680.24 | 25,500.00 |
| **TOTAL** | | **15,62,682.22** | **14,01,164.00** |
| **III. Profit before Tax** | | **1,72,723.95** | **1,65,692.19** |
| | | | |
| Income Tax | | 49,073.97 | 46,588.61 |
| Deferred Tax | | -4,557.67 | -12,958.80 |
| Dividend | | 62,712.28 | - |
| **Total** | | **65,495.36** | **1,32,062.39** |
| **IV. APPROPRIATIONS** | | | |
| Transfer to Statutory Reserves | | 32,747.68 | 66,031.19 |
| Risk Fund | | 654.95 | 1,320.62 |
| Investment Fluctuations Reserve | | 2,600.00 | 5,000.00 |
| Transfer to Dividend Equalisation Fund | | 9,824.30 | 19,809.36 |
| Transfer to Common Good Fund | | 1,966.84 | 3,990.12 |
| Transfer to Building Fund | | 3,933.68 | 7,980.24 |
| Transfer to Education Fund | | 1,100.12 | 1,656.92 |
| Balance Carried to Balance Sheet | | 12,667.78 | 26,273.93 |
| **Total** | | **65,495.36** | **1,32,062.39** |
| Sifnificant Accounting Policies | 17 | | |
| Notes on Accounts | 18 | | |
| The Schedules and Notes referred to above form an integral part of the Profit and Loss Account | | | |

As per our report of even date

For and on the behalf The District Cooperative Central Bank Ltd, Medak

For Komandoor & Co LLP
Chartered Accountants
Firm Regn. No: 001420S/S200034

Komandoor Mohan Acharya
Partner
Membership No: 029082
UDIN: 25029082BMHUXF4613
Place : Sangareddy
Date: 19-05-2025

Chief Executive Officer (M.Srinivas)

Director (S.Jaganmohan Reddy)

Director (G. Venkat Ramulu)

President (Ch Devender Reddy)

## లోక్‌అదాలత్‌తో ఇరుపక్షాల విజయం

### సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.భవానీచంద్ర



కక్షిదారులకు ఆర్డర్ కాపీని అందజేస్తున్న సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయాధికారి భవానీచంద్ర

సంగారెడ్డి క్రైం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రాజీమార్గంతో ఇరుపక్షాలకు సమన్యాయం దక్కుతుందని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.భవానీచంద్ర పేర్కొన్నారు. జిల్లాలోని సంగారెడ్డి, జోగిపేట, నారాయణ ఖేడ్, జహీరాబాద్ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. సంగారెడ్డిలో జిల్లా ప్రధాన న్యాయాధికారి మాట్లాడుతూ రాజీపడదగిన కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 6,386 కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 5,859, సివిల్ కేసులు 15 పరిష్కరించారు. మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారం కేసులు 18 పరిష్కరించి రూ.10,81,500 పరిహారం ఇప్పించారు. బ్యాంకు రికవరీ కేసులు 234 రాజీ కుదుర్చి రూ.1,62,94,561 రికవరీ చేశారు. 87 సైబర్ క్రైంకేసుల్లో రూ.8,41,767 తిరిగి ఇప్పించారు. 151 విద్యుత్ చౌర్యం కేసుల్లో ట్రాన్స్‌కోశాఖకు రూ.4,36,500 చెల్లించారు. ప్రీలిటిగేషన్ కేసులు 22 పరిష్కారమయ్యాయి.

### మెదక్‌లో 6,039 కేసుల పరిష్కారం

మెదక్ అర్బన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో నిర్వహించిన లోక్‌అదాలత్‌లలో 6,039 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నీలిమ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానాల సముదాయంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ కేసులు పరిష్కరించి రూ. 55,90,281 రికవరీ చేసినట్లు తెలిపారు.

## జనావాసాల్లోకి చిరుత కూన

కల్హేర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటలో ఓ చిరుతపులి కూన ఇంటి ఆవరణలోకి వచ్చింది. మాజీ జడ్పీటీసీ గుండు స్వప్న మోహన్ ఇంటి ఆవరణలో అది తిరుగుతున్న దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయింది. వారం క్రితం గ్రామంలోని ఒకరి ఆవును చిరుత చంపి తిన్నది. దీంతో, గ్రామస్థులు శివార్లలో ఆనవాళ్ల కోసం పరిశీలించగా బీబీపేట సమీపంలోని నల్లవాగు పక్కన ఈత చెట్లలో చిరుత నివాసం ఏర్పర్చుకున్నట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం అటువైపు వెళ్లిన కూలీలకు చిరుత అరుపులు వినిపించాయి. ఈత చెట్లలో ఉన్న చిరుత పిల్లల్లో ఒకటి దారితప్పి జనావాసాల్లోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ విషయంపై అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా బీట్ ఆఫీసర్ కృష్ణాగౌడ్ వచ్చి సీసీ పుటేజీలను పరిశీలించారు. చిరుత పిల్ల సంచరించిన ప్రాంతంలో పాదాల గుర్తులను పరిశీలించారు. సంగారెడ్డి డీఎఫ్‌వో శ్రీధర్‌రావు రాత్రి గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి, చిరుత కూననా, అడవి పిల్లినా అని నిర్ధారించాల్సి ఉందని తెలిపారు.



ఇంటి ఆవరణలో సంచరిస్తున్న చిరుత కూన



సంగారెడ్డి జీజీహెచ్ గేటు వద్ద లభ్యమైన ఆడ శిశువు మృతదేహం

## సంగారెడ్డి జీజీహెచ్ గేటు వద్ద శిశువు మృతదేహం

సంగారెడ్డి అర్బన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద చిన్నారి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు రెండున్నర మాసాల వయసున్న ఆడ శిశువును శనివారం సాయంత్రం 5 గంటలకు వదిలి వెళ్లినట్లు ఆస్పత్రివర్గాలు, స్థానికులు తెలిపారు. అయితే, శిశువును ఎవరు వదిలేశారు? ఎందుకు వదిలేశారు? బతికుండగానే వదిలి వెళ్లారా? చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఉంచారా అనేది తెలియాల్సి ఉన్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.అనీల్‌కుమార్ తెలిపారు.

## రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి

మునిపల్లి, జూన్14 (ఆంధ్రజ్యోతి): 2025లో కొత్తగా పట్టా పాసుపుస్తకాలు వచ్చిన రైతులందరూ రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అనితారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులందరూ గమనించి ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

# యథేచ్ఛగా నీటి దందా

● గ్రామాల రహదారులు ధ్వంసం ● ఇష్టారీతిలో అనుమతి లేని వాటర్ ప్లాంట్లు ● అడుగంటుతున్న భూగర్భ జలాలు



పొలాల నుంచి నీటిని దండుకుంటున్న ట్యాంకరు


ఇంద్రకరణ్ శివారులో ధ్వంసమైన రహదారి

కంది, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలో అక్రమ నీటి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిబంధనలు తుంగలో తొక్కి నీటి దళారులు ఇష్టారీతిలో మండలంలోని ఇంద్రకరణ్, కవలంపేట, కంది, చిమ్నాపూర్, జుల్‌కల్, చేర్యాల, ఎర్దనూర్ గ్రామాల్లో అనుమతి లేని వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల కళ్లముందే రోజూ లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల కొద్ది తోడుకెళ్తున్నా అడిగే వారు కరువయ్యారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా ప్రశ్నించేవారు లేరు. కారణం నీటి దళారులకు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.

### పడిపోతున్న నీటి నిల్వలు

అసలే కంది మండలంలో నీటి కొరత. దీనికి తోడు ఈ యేడు వర్షాలు కురవక చెరువులు, కుంటలు అడుగంటిపోయాయి. ఉన్న కాస్త నీటి వనరులతోనే ఇంటి అవసరాలు, పంటలకు, మూగ జీవాల తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. కంది, కాశీపూర్, కలివేముల, జూల్‌కల్, ఇంద్రకరణ్, చేర్యాల, కవలంపేట, చిమ్నాపూర్ తదితర గ్రామాల్లో కొద్దోగొప్పో నీటి వనరులు ఉన్నాయి. అయితే ఆ నీటి వనరులు ఉన్న చోట అక్రమార్కుల కన్ను పడింది. వెంటనే అక్కడి ప్రజాప్రతినిధులకు చెయ్యి తడిపి, వాటర్ ప్లాంట్లు నిర్మించుకుని మరి వ్యాపారం సాగిస్తున్నారు. ఒక్క ఇంద్రకరణ్ గ్రామంలోనే 50కి పైగా ట్యాంకర్లు రోజూ తిరుగుతున్నాయి. కవలంపేటలోని ఊదం చెరువు పక్కనే పచ్చని పంటపొలాల్లో అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి ట్యాంకర్‌లకొద్ది నీటిని తోడుకెళ్తున్నారు. అడపా దడపా అధికారులు ట్యాంకర్లను పట్టుకొచ్చి జరిమానా విధిస్తున్నా కూడా దళారులు ఎలాంటి జంకు లేకుడా వారి ఆదేశాలను లెక్క చేయకుండా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నారు.

### రోడన్నీ ధ్వంసం

వాటర్ ట్యాంకర్ల రాకపోకల ద్వారా ఒత్తిడికి గురై గ్రామాల రోడ్లన్నీ నాశనం అవుతున్నాయి. మండపరిధిలోని చేర్యాల-ఇంద్రకరణ్ వెళ్లే దారిలో 3 కిలోమీటర్ల దూరం తారు రోడ్డంతా ధ్వంసం అయ్యింది. అంతేగాక ట్యాంకర్ల బరువుతో దారి పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వందల కొద్ది వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. రోడ్లన్నీ దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

## పండగ వాతావరణంలో రైతు నేస్తం నిర్వహించాలి

● జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

హవేళీఘణపూర్/మెదక్ అర్బన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రైతు నేస్తం కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం హవేళీఘణపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మైక్, వీడియో కాన్ఫరెన్స్ సిస్టం, రైతులకు సిట్టింగ్ కెపాసిటీ తదితర వివరాలను డీఏవో వినయ్‌ను అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం మెదక్ అర్బన్ ఔరంగాబాద్‌లో రేషన్ దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు.

## జూదం ఆడుతున్న పలువురి అరెస్ట్

పాపన్నపేట, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : నాగ్సాన్‌పల్లి శివారులో జూదం ఆడుతున్న పలువురిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నాగ్సాన్ పల్లి శివారులో పలువురు జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్‌పోలీసులు, స్థానిక పోలీసులు దాడులు చేయగా, జూదం ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 14,330 నగదు, 3 ఫోన్లు, స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించినట్లు చెప్పారు.

## కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం



మాట్లాడుతున్న చుక్కా రాములు

సిద్దిపేట అర్బన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నిరంకుశ పాలనకు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. శనివారం సిద్దిపేటలో పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం మత కల్లోలాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు. లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు ప్రజలు విరక్తి చెంది పోరాటాల వైపు వస్తున్నారని, ఈ క్రమంలో కమ్యూనిస్టులను ఆదరిస్తున్నారన్నారు. జూలై 9న సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, గోపాలస్వామి, ఎల్లయ్య, సత్తిరెడ్డి, వెంకట్, కృష్టారెడ్డి, యాదగిరి, రవికుమార్, బాలనర్సయ్య, శ్రీనివాస్, శారద, నవీన, శిరీష, ప్రశాంత్, కనకయ్య, రంగారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, శోభ, బాలమణి పాల్గొన్నారు.

## విద్యుత్ వైర్లు తగిలి టిప్పర్ దగ్ధం

● డ్రైవర్ మృతి


ప్రమాదంలో దగ్ధమవుతున్న టిప్పర్

జిన్నారం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): స్టోన్ క్రషర్ వద్ద టిప్పర్‌కు మరమ్మతులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి టిప్పర్ పూర్తిగా కలిపోగా.. డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన శనివారం జిన్నారం మండలం కాజీపల్లి శివారులో బిల్వానీ స్టోన్ క్రషర్ వద్ద జరిగింది. టిప్పర్ డ్రైవర్ రాంసుజన్ (38) వాహనం మరమ్మతులు చేస్తూ హైడ్రాలిక్‌తో టిప్పర్ ట్రాలీని పైకి లేపగా.. పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో డ్రైవర్‌కు షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. తర్వాత మంటలు చెలరేగి టిప్పర్ మొత్తం కాలిపోయింది. మృతి చెందిన డ్రైవర్ మధ్యప్రదేశ్‌కు చెందిన వాడు కాగా.. ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి జీవిస్తున్నాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని సీఐ రవీందర్‌రెడ్డి సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

## విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

పటాన్‌చెరు రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాటి గ్రామ శివారులో జరిగింది. బీడీఎల్ సీఐ స్వామి గౌడ్ అందించిన కథనం ప్రకారం ఒడిశా రాష్ట్రం, కహలాడి జిల్లా, జామపాడ గ్రామానికి చెందిన దినేష్ బోయి (22) కొంతకాలంగా పాటిలో ఉంటూ డైమండ్ బ్రిక్స్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం విధి నిర్వహణలో భాగంగా ప్లాంట్‌లో మిక్సర్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బీడీఎల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

## ఆర్టీసీ బస్సు ఢీకొని గృహిణి దుర్మరణం

● భర్త, ఇద్దరు పిల్లలకు గాయాలు

పటాన్‌చెరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తున్న కుటుంబాన్ని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో గృహిణి దుర్మరణం పాలవగా, భర్త ఇద్దరు పిల్లలు గాయాలపాలైన సంఘటన శనివారం మధ్యాహ్నం పటాన్‌చెరు పట్టణ శివారులో చోటు చేసుకుంది. పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో నివాసం ఉండే ఎన్కపల్లి పవన్ ఆయన భార్య శ్రావణి (34), కుమార్తెలు దీపస్వి (7), యశస్వి (5)లతో కలిసి స్కూటీపై పటాన్‌చెరు పట్టణ శివారులోని వ్యాల్యూజోన్ సూపర్‌మార్కెట్‌కు వెళ్లేందుకు మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరారు. ఔటర్ రింగ్‌రోడ్డు బ్రిడ్జి రోడ్డు వద్ద వెనకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28 టీఈ 4099) వారు ప్రయాణిస్తున్న స్కూటీని వెనక నుంచి ఢీకొంది. దీంతో స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. శ్రావణి బస్సు చక్రాల కింద పడటంతో తలపైనుంచి వెళ్లిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. భర్త పవన్ కుమార్తెలు స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

## అద్దె ఇంట్లో గుర్తుతెలియని శవం

పటాన్‌చెరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అద్దెకు ఉంటున్న ఇంట్లో గుర్తుతెలియని యువకుడి శవం లభ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఇస్నాపూర్‌లోని దీక్షిత్ ఆసుపత్రి వెనకాల ఉన్న పేరిసెట్టిసాయి కృష్ణ అనే వ్యక్తికి చెందిన భవనం రెండో అంతస్తులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిన దశలో లభ్యమైంది. గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. గదిని అద్దెకు తీసుకున్న కొందరు వ్యక్తులు గుర్తుతెలియని 30ఏళ్ల యువకుడిని పదునైన ఆయుధంతో హత్య చేసి గదికి బయటనుంచి తాళం వేసి పారిపోయారు. ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

## ఆర్థిక ఇబ్బందులతో వీడియో జర్నలిస్టు ఆత్మహత్య

సంగారెడ్డి క్రైం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వీడియో జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.... సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన వీడియో జర్నలిస్టు శ్రీనివాస్ (42) ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువులో శవమై గుర్తు పట్టని విధంగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయగా మృతుని జేబులో టీవీ జర్నలిస్టు గుర్తింపు కార్డు లభించడంతో శనివారం అతడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శ్రీనివాస్ టీవీ చానళ్లలో వీడియో జర్నలిస్టుగా పనిచేశాడు. శ్రీనివాస్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

## చెరువులో మునిగి వ్యక్తి మృతి

మాసాయిపేట జూన్ 14 (ఆంధ్రజ్యోతి): స్నానం చేసేందుకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మండలంలోని కొప్పులపల్లిలో జరిగింది. వెల్దుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. కొప్పులపల్లి గ్రామానికి చెందిన మల్లా శంకర్ (45) తన సమీప బంధువుల దశదినకర్మ కోసం వచ్చాడు. గ్రామంలోని ఊరి చెరువులో స్నానానికి వెళ్లి అందులో మునిగి మృతి చెందాడు. శంకర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి పోలీసులు తెలిపారు.

## ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ..

మద్దూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : పక్షవాతంతో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్యానాయక్ తండాకు చెందిన జాటోతు చందు (50) ఆరోగ్యం క్షీణించి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పక్షవాతంతో బాధపడుతూ మనోవేదనకు గురైన చందు ఇటీవల పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. నాలుగురోజులుగా చికిత్స పొందుతు న్నప్పటికీ కోలుకోకపోవడంతో కన్నుమూశాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై షేక్ మహబూబ్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.

## అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యం


శంకర్ (ఫైల్)

సంగారెడ్డి క్రైం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి అప్పుల బాధతో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణంలోని నవోదయకాలనీకి చెందిన మేకల శంకర్ (35) రామచంద్రపురంలోని రిలయన్స్ డిజిటల్‌లో ప్రమోటర్‌గా పని చేస్తున్నాడు. వచ్చిన జీతండబ్బులతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అందులో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఈనెల 1న విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు అతడి కోసం అన్ని చోట్ల వెతికారు. ఫోన్ స్విచాఫ్ చేశాడని, ఆచూకీ తెలియకపోవడంతో మేకల శంకర్ భార్య మాధవి శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

# ఊరంటే.. ఊరుకాదు..


నాగిరెడ్డిగూడెం గ్రామంలో నిర్మించిన సీ సీ రోడ్లు

**పల్లె అంటే పచ్చని పొలాలు.. పైర గాలి, చిన్నచిన్న గుడిసెలు.. ఇదంతా గతం.. పల్లెల రూపు మారుతోంది. పల్లెలూ ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఒకనాడు మారుమూల ప్రాంతాలుగా భావించిన కొన్ని పల్లెలను చూస్తే ఔరా అనిపించక మానవు. ఒక మాటలో చెప్పాలంటే సంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ గ్రామాల్లోని జనాభా, ఇళ్లు వందల్లోనే ఉన్నాయి. కానీ, విలాసవంతమైన భవనాలు, అంతకంటే అందమైన రోడ్లు, మౌలిక సదుపాయాలతో లగ్జరీ విలేజెస్‌గా పేరు తెచ్చుకున్నాయి.**

- నగరాన్ని తలపించే లగ్జరీ విలేజెస్
- విలాసవంతమైన భవనాలు.. అందమైన రోడ్లు
- మౌలిక సదుపాయాలూ అదుర్స్
- పచ్చదనం-పరిశుభ్రతలోనూ మేటి
- అన్నింటా ఆదర్శం రామిరెడ్డిబావి, నాగిరెడ్డిగూడెం

గుమ్మడిదల, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : గుమ్మడిదల మండలంలోని రామిరెడ్డి బావి, నాగిరెడ్డిగూడెం గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. నాగిరెడ్డిగూడెంలో 300 జనాభా ఉండగా, 200 ఇళ్లు ఉన్నాయి. రామిరెడ్డిబావి గ్రామంలో 200 జనాభా, వంద ఇళ్లు ఉంటాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు కేవలం వ్యవసాయాన్ని నమ్ముకుని ఆదర్శంగా నిలిచారు. ధాన్యం, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ తమ పిల్లలను చదివించుకున్నారు. ఇక్కడి రైతుల పిల్లల్లో కొందరు ఉద్యోగాల్లో, మరికొందరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయితే, ఆ గ్రామాల్లోని ఇళ్లను చూస్తే మెట్రో పాలిటన్ సిటీస్‌లో ఓ నిపుణుడైన ఇంజనీర్ తీర్చిదిద్దినట్లు కనిపిస్తాయి. అందమైన భవంతులు నిర్మించుకోవడమే కాకుండా లోపల బెడ్‌రూం, హాల్, మోడ్రన్ కిచెన్లు కనిపిస్తాయి. ఇక ప్రతీ ఇంటి ముందు కారు కూడా కనిపిస్తుంది. ఇంట్లో అధునిక టీవీలు, ఇంటర్నెట్ సదుపాయం సరేసరి. గ్రామాల సమీపంలో ఫామ్‌హౌస్‌లు కూడా కట్టడంతో వారాంతాల్లో పట్టణాల నుంచి ఇక్కడ సేద తీరేందుకు వస్తుంటారు.

### నిధులు సద్వినియోగం..

ఈ రెండు గ్రామాల ప్రజలు సమష్టిగా ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారు. వాడవాడలా సీసీ రోడ్లు, మురికి కాలువలు కట్టుకున్నారు. పెద్ద ఎత్తున చెట్లను పెంచడంతో ఆ గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తోంది. తాగునీటి సదుపాయాన్నీ కల్పించుకున్నారు.

### పల్లె సంస్కృతికి పెద్దపీట

ఈ రెండు గ్రామాలు ఎంత ఆధునికత సంతరించుకున్నా.. పల్లె సంస్కృతినీ వీడలేదు. సంక్రాంతి, దసరా, బతుకమ్మ వంటి పండుగలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నేటి తరానికి ఆచారాలు, సంప్రదాయాలను బోధిస్తుంటారు. దీంతో ఆ గ్రామాలు ఆధునిక, సంప్రదాయ కలయికగా కనిపిస్తాయి.

### బ్యాక్ టు విలేజ్

ఒకప్పుడు పల్లెటూరు అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరం కష్టంగా ఉండేది. కానీ, మారిన పరిస్థితుల్లో ఈ రెండు గ్రామాల వారికి అమ్మాయిలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే, ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వర్క్ ఫ్రం హోం కూడా కలిసి రావడంతో పలువురు యువత ఇక్కడి నుంచే పని చేస్తూ, మరో పక్క వ్యవసాయం చేస్తూ నూతన జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారు.


గ్రామంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలు

### పట్టణాల్లో ఉంటున్నట్లే ఉంది..



ఒకప్పుడు పెంకుటిళ్లతో ఉండే మా ఊరు అభివృద్ధి చెంది, విశాల భవనాలు, అందమైన రోడ్లతో పట్టణాలను తలపించే విధంగా మారింది. ఇక్కడ నివసిస్తున్నా.. పట్టణంలో ఉన్నట్లే ఉంటుంది.

**- పట్నం సావిత్రమ్మ, రాంరెడ్డిబావి**

### వ్యవసాయమే ఆధారం..



తమ గ్రామానికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. వ్యవసాయంతోనే గ్రామంలో అందమైన భవనాలు, విశాలమైన రోడ్లు నిర్మించుకోగలిగాం. ఇప్పుడు మా ఊరు పచ్చదనం పరచుకుంది. అంతా ఆరోగ్యంగా ఉంటున్నాం.

**- మల్లారెడ్డి, రామిరెడ్డిపల్లి**

### అందరి కృషితో గ్రామాల అభివృద్ధి

గ్రామంలో నివసించే అందరం సమష్టి కృషితో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకున్నాం. పట్టణాలను తలపించేలా మారిన మా గ్రామాలు ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉంది.

**- వాసవి రెడ్డి. మాజీ సర్పంచ్, రామ్‌రెడ్డిబావి**



అందమైన డిజన్ తో ఏర్పాటు చేసుకున్న హాల్, కిచెన్


పచ్చని చెట్ల తోరణంతో స్వాగతం పలుకుతున్న నాగిరెడ్డిగూడెం ప్రధాన రహదారి

## ఆదర్శనీయుడు బాబు జగ్జీవన్ రామ్

● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

కొండపాక, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆదర్శనీయుడు బాబు జగ్జీవన్‌రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. కొండపాక మండలం దుద్దెడలో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని శనివారం రాత్రి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు బాకీ ప్రభాకర్, కళాకారులు దరువు ఎల్లన్న, దరువు అంజన్న, మాజీ సర్పంచ్ మహాదేవ్, వివిధ పార్టీల నాయకులు లింగారావు, మంచాల శ్రీనివాస్, పెద్దంకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.


జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని అవిష్కరిస్తున్న మంద కృష్ణ మాదిగ

## పరిశుభ్రతతో వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట

● మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి

మెదక్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : పరిశుభ్రతతోనే వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని, సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని 22వ వార్డు పరిధిలో మున్సిపల్ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా మురికి కాల్వలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వందరోజుల పాటు యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం డంపు యార్డు, డీఆర్‌సీసీ సెంటర్లను సందర్శించారు. అలాగే ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీడీఎంఏ కార్యాలయ ఏడీ సాయికుమార్, మేనేజర్ భవానీ, ఇన్‌చార్జి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

## పొలాల దారి కోసం రైతుల రాస్తారోకో



చేగుంట, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పొలాలకు దారి ఇప్పించాలని చేగుంట, అనంతసాగర్ గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు చేగుంట బోనాల రోడ్డుపై శనివారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ గ్రామాల శివారులోని జీవిక పరిశ్రమ చుట్టూ రైతుల పొలాలు ఉన్నాయి. పరిశ్రమ యాజమాన్యం చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు దారి లేకుండా పోతున్నది. దీంతో ప్రహరీ నిర్మాణాన్ని నిలిపివేయించి దారి ఇప్పించాలని కోరుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.





## సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా కళాసాగర్



కంది, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : కంది పరిధిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా కళాసాగర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఖైదీల వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు జైలు పర్యవేక్షణ అధికారిగా పనిచేసిన సంతోష్‌కుమార్‌రాయ్ హైదరాబాద్‌లోని హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కళాసాగర్ సెంట్రల్ జైలు లోపల ఉన్న స్టీల్, ఫినాయిల్ ఫ్యాక్టరీలను సందర్శించారు.

## హైవే ఆక్రమణల తొలగింపు

● పీడీ ఆగ్రహంతో కదలిన జీఎంఆర్

తూప్రాన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): హైవే పొడవునా ఆక్రమణలపై జీఎంఆర్ సిబ్బంది కొరడా ఝులిపించారు. మే 29న 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో 'హైవే ఆక్రమణలు' శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాస్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ నుంచి కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డి వరకు హైవే రోడ్డును ప్రాజెక్టు మేనేజర్ ఉపేందర్, మేనేజర్ రాజేందర్, ఇండిపెండెంట్ ఇంజనీర్ రాజు, ఇతర ఇబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. తూప్రాన్ పట్టణ శివారులో హైవే బైపాస్‌లో సర్వీసు రోడ్డు ఆక్రమణ చేసి మట్టి పోయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ జీఎంఆర్ సిబ్బందిని ప్రశ్నించారు. వెంటనే నోటీసులు జారీ చేసి, ఆక్రమణలు తొలగించాలని మేనేజర్లను ఆదేశించారు. ఈ మేరకు జీఎంఆర్ సంస్థ ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టింది. శనివారం తూప్రాన్ హైవే బైపాస్‌లో కొత్త చెరువు వద్ద హైవే సర్వీసు రోడ్డు ఆక్రమణలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. హైవే ఇరువైపులా ఉన్న అనుమతులులేని ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని వారు తెలిపారు.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్


హైవే సర్వీసు రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న సిబ్బంది

## యువశక్తి మీదనే దేశ ప్రగతి ఆధారపడి ఉంది

● ఎంపీ రఘునందన్ రావు
● బీజేపీలో భారీగా చేరికలు

శివ్వంపేట, జూన్ 14(ఆంధ్రజ్యోతి) : యువశక్తి మీదనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామంలో ఎంపీ సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. పెద్దగొట్టి ముక్ల, బోజ్యతండా, శభాష్ పల్లికి చెందిన గ్రామలకు చెందిన యువకులకు ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మొదటిసారి గ్రామానికి వచ్చిన ఎంపీకి జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ముందుగా బీజేపీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎంపీగా తన గెలుపునకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానన్నారు. పెద్దగొట్టిముక్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. స్కూల్ ప్రహరీ నిర్మాణానికి, సోలార్ లైట్ల కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం రాలేదని మహిళలు ఎంపీ దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడుతానన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కొండల్‌రావు మండల అధ్యక్షుడు రవి, భిక్షపతి, అంజిగౌడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శివ్వంపేటలో తపాలా కార్యాలయానికి పక్కా భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని మండల నాయకులు ఎంపీని కోరగా, సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.


పెద్ద గొట్టిముక్లలో ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు


కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

## పోలీసులకు ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంతో కీలకం : సంగారెడ్డి ఎస్పీ

సంగారెడ్డి క్రైం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : పోలీసులకు ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంతో కీలకమని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డిలోని పోలీస్‌పెరేడ్ గ్రౌండ్‌లో శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సివిల్ ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు సిబ్బందికి డీఎస్పీ నరేందర్ ఆధ్వర్యంలో వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలన్నారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ప్రతీ రోజు వ్యాయామం, యోగా చేయాలన్నారు. వీఐపీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిఘా పెంచాలన్నారు. నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో కలిగే నష్టం, అనర్థలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు రామారావు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

## కిటకిటలాడిన హనుమాన్ ఆలయం

నారాయణఖేడ్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): సంకట హర చతుర్థిని పురస్కరించుకుని శనివారం మండలం పరిధి కొండాపూర్‌లోని హనుమాన్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు భక్తుల సౌజన్యంతో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం భక్తులకు ఆలయ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే ఖేడ్ పట్టణం, పలు గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో సైతం భక్తుల రద్దీ నెలకొన్నది.


కొండాపూర్ హనుమాన్ ఆలయ ఆవరణలో బారులు తీరిన భక్తులు

## ఓడీఎఫ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

● జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోత్ హుస్సేన్


ఆర్డినెన్స్ ప్యాక్టరీలో ఉద్యోగ సంఘాల నాయకులతో జటోత్ హుస్సేన్

కంది, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : ఓడీఎఫ్ ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడతానని, ప్రమోషన్లకు అడ్డంకులను తొలగిస్తానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోత్ హుస్సేన్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఎద్దుమైలారం వద్దనున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్ వాహనంపై పర్యటించారు. అనంతరం ఆయుధ కర్మాగార ఆవరణ మొత్తం పరిశీలించి ఆరు గంటల పాటు ఓపికగా ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు కళ్యాణ్‌రెడ్డి, అశోక్, కిరణ్, ఆలిండియా నాయకులు పీవీ రమణ, తావరియా నాయక్, దశరథ్, హరినాయక్, రాజు, నేనావత్ హిరాసింగ్, రవీందర్ రాథోడ్, యూనిట్ లెవెల్ ఎస్టీ ప్రెసిడెంట్ గోవర్ధన్, జనరల్ సెక్రటరీ మోహన్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు

## ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థికి మంత్రి అభినందన



సంగారెడ్డి అర్బన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డిలోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ గురుకుల బాలురు పాఠశాల(సదాశివపేట)కు చెందిన 9 వ తరగతి విద్యార్థి ఆర్.రాహుల్ నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించారు. గత నెల 25 న మొదలైన సాహస యాత్ర ఈ నెల 9 వ తేదీ వరకు కొనసాగింది. 5364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంపునకు ఈ నెల 4న చేరుకున్నారు. రాష్ట్రంలోని 20 మంది విద్యార్థులు ట్రెక్కింగ్ చేయగా అందులో రాహుల్ ఒకరు. ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన రాహుల్‌ను ప్రిన్సిపాల్ బి.సంతోషి, పీఈటీ ఎస్.ఉపేందర్, ఉపాధ్యాయులు అభినందించారు. అదే విధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంజేపీ సొసైటీ సెక్రటరీ సైదులు, ఆర్‌సీవో గౌతమ్‌కుమార్‌రెడ్డిలు సైతం రాహుల్‌ను అభినందిస్తూ సన్మానించారు.

## చెక్‌డ్యాం పూర్తయ్యేనా..?



జంగరాయి వద్ద చెక్‌డ్యాం నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో వృథాగా పోతున్న వాగులో నీరు

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలోని సాగునీటి కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో ఈరన్న వాగులో 30 ఏళ్ల క్రితం చెక్‌డ్యాం నిర్మించారు. చెక్‌డ్యాం శిథిలావస్థకు చేరడంతో రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో నీరంతా వృథాగా పోతోంది. అధికారులు స్పందించి చెక్‌డ్యాం పునర్నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

- చిన్నశంకరంపేట, (ఆంధ్రజ్యోతి)

## ప్రమాదకరంగా డివైడర్ గ్రిల్స్



జాతీయ రహదారిపై నర్సాపూర్ పట్టణ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న డివైడర్ గ్రిల్స్

నర్సాపూర్ పట్టణంలోని మెదక్-హైదరాబాద్ 765డీ జాతీయ రహదారి డివైడర్‌పై ఉన్న గ్రిల్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. కొన్నినెలల క్రితం అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట రెండు వాహనాలు ఢీకొని గ్రిల్స్ దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

- నర్సాపూర్, (ఆంధ్రజ్యోతి)

## బోరు మోటారు తీశారు.. రోడ్డుపై పడేశారు..!



కాయిదంపల్లిలో చెడిపోయిన బోరు మోటారు, పైపును బోరు నుంచి తీసి రోడ్డుపై పారవేసిన దృశ్యం

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం కాయదంపల్లి గ్రామంలోని 3వ వార్డులో రెండు బోరు మోటార్లు చెడిపోయాయి. పదిరోజుల క్రితం అధికారులు మరమ్మతుల కోసం వాటిని రిపేరు కేంద్రాలకు పంపించారు. అయితే మోటారు సామగ్రి, పైపు రోడ్డుపై పడేయగా.. స్టార్టర్‌ను ఓ చెట్టుకు కట్టేశారు. అధికారులు స్పందించి బోరుమోటార్లకు మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు, గ్రామస్థులు కోరుతున్నారు.

- అల్లాదుర్గం, (ఆంధ్రజ్యోతి)

## న్యూస్ బాక్స్

### నైతిక విలువలతో న్యాయవాద వృత్తిలో రాణించండి

పటాన్‌చెరు రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : న్యాయవాద వృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని తెలంగాణ సారస్వత పరిషత్ ఓరియంటల్ కళాశాలలో చరిత్ర విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ జి.రామ్‌ధాన్ అన్నారు. సంగారెడ్డి సమీపంలోని ఒక ఫంక్షన్‌హాల్లో విశ్వభారతి లా కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫేర్‌వెల్ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా క్విజ్, మూట్ కోర్టు, క్రికెట్.. తదితర పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందించారు. అనంతరం విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి లా కాలేజీ కరెస్పాండెంట్ రవి అనంత, ప్రిన్సిపాల్ డాక్టర్ భవాని, అధ్యాపకులు గురుమూర్తి, రమ్యశ్రీ, తేజ, కీర్తి, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

### నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నారాయణఖేడ్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : ఖేడ్ పట్టణంతో పాటు ఖేడ్ మండలంలోని వెంకటాపూర్, సంజీవన్‌రావుపేట ఫీడర్ల పరిధిలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్థానిక ట్రాన్స్‌కో ఏడీఈ నాగిరెడ్డి, ఏఈ నారాయణలు శనివారం ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగల కింద ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడానికిగాను సరఫరాను విద్యుత్ నిలిపేస్తున్నామని, వినియోగదారులు గమనించాలని కోరారు.

### కలెక్టర్‌కు శుభాకాంక్షలు

నారాయణఖేడ్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్యను బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌చౌహాన్ శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినందుకు గాను ఆమెకు పూలమొక్కను అందజేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

### మండలస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

జోగిపేట రూరల్, జూన్ 14 (ఆంధ్రజోతి) : అందోల్ మండలస్థాయి అండర్-18 కబడ్డీ పోటీలు జోగిపేట క్రీడా మైదానంలో శనివారం ప్రారంభమయ్యాయి. మాజీ కౌన్సిలర్ పులుగు గోపి సౌజన్యంతో నిర్వహించే పోటీలను పెద్దలు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు, ట్రోఫీ, రెండో బహుమతిగా రూ.6 వేలు, ట్రోఫీ అందించనున్నట్లు మాజీ కౌన్సిలర్ తెలిపారు.

### రైతు భరోసా ఇంకెప్పుడిస్తారు

సంగారెడ్డి రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలం ప్రారంభమైంది.. రైతులకు రైతుభరోసా ఇంకెప్పుడు ఇస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా విఫలమైందన్నారు.



# డిప్యూటేషన్లతో ఢీలా!

- అన్నారం మున్సిపాలిటీలో ఇద్దరే రెగ్యులర్ ఉద్యోగులు
- కమిషనర్, డిప్యూటీ ఈఈలు మాత్రమే
- కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి, అకౌంటెంట్ డిప్యూటేషన్‌పై నియామకం
- ఖాళీగా శానిటరీ, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు



గడ్డపోతారం మున్సిపల్ కార్యాలయం

జిన్నారం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన గడ్డపోతారం పురపాలికలో సిబ్బంది సమస్య వేధిస్తోంది. ప్రస్తుతం ఉన్నవారికి విలీన గ్రామాల సమస్యలపై పట్టులేదు. కేవలం ఇద్దరే రెగ్యులర్ ఉద్యోగులు కాగా.. మరో ఇద్దరు డిప్యూటేషన్‌పై వస్తున్నారు. దీంతో నూతన మున్సిపాలిటీ కేంద్రం సహా, విలీన గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. గత జనవరి 26 ఏర్పాటైన గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో వావిలాల, లక్ష్మీపతిగూడెం, మాదారం, కాజీపల్లి గ్రామపంచాయతీలను విలీనం చేశారు. అనంతరం రెగ్యులర్ కమిషనర్‌ను నియమించగా.. ఇటీవల డిప్యూటీ ఈఈ కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక కీలకమైన టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారిగా ఇక్కడికి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారికి ఇతర జిల్లాలోని మున్సిపాలిటీలు కూడా కేటాయించారు. ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. అదేవిధంగా అకౌంటెంట్ పోస్టు కూడా ఇతర జిల్లాలో పనిచేస్తున్న వారికే కేటాయించగా.. వారి పరిస్థితి అంతే. ఇక జూనియర్, సీనియర్ అసిస్టెంట్స్, వార్డు ఆఫీసర్స్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం ఆర్‌వో, సహా మరో రెండు స్థానాల్లో పాత పంచాయతీల ఈవోలు పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

### స్థానికుల్లో అసంతృప్తి

మున్సిపాలిటీలో గడ్డపోతారం, కాజీపల్లి గ్రామాలు పారిశ్రామికవాడలు కాగా, మరో 3 జీపీలు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. మున్సిపాలిటీ ఏర్పాటు జరిగి ఆరునెలలు గడుస్తున్నా ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారుల నియామకం చేపట్టలేదు. దీంతో ఉన్న సిబ్బందితో మున్సిపల్ కేంద్రం సహా, విలీన గ్రామాల సమస్యలు పరిష్కారం కావడం లేదనే అసంతృప్తి స్థానికుల్లో నెలకొన్నది. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి, సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

### మున్సిపాలిటీగా మారినా తీరని సమస్యలు

గ్రామపంచాయతీ నుంచి గడ్డపోతారం మున్సిపాలిటీగా మారినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మున్సిపల్ కేంద్రంలో నిత్యం నీరు, విద్యుత్ లైట్ల సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. పూర్తిస్థాయిలో అన్ని విభాగాలకు అధికారులు లేక ఇక్కట్లు తప్పడం లేదు.

- ఎంపీ అశోక్, మాజీ సర్పంచ్

## తెలంగాణకు ఆశాకిరణం.. జహీరాబాద్

● ఎంపీ సురేష్‌కుమార్‌షెట్కార్



సమావేశంలో మాట్లాడుతున్న జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్‌షెట్కార్ తదితరులు

జహీరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : భవిష్యత్‌లో తెలంగాణకు జహీరాబాద్ ఆశాకిరణంగా మారబోతుందని జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గవ్యాప్తంగా 925 మంది లబ్ధిదారులకు రూ.9.26 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ పట్టాలను అందజేసి మాట్లాడారు. జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుకాబోతున్న నేపథ్యంలో వివిధరకాల పరిశ్రములు ఈప్రాంతానికి రానున్నాయని గుర్తుచేశారు. దీంతో స్థానికంగా యువతకు, ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందించేలా కృషి జరుగుతుందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డా.సిద్దం ఉజ్వల్‌రెడ్డి, ఆర్డీవో రాంరెడ్డి, తహసీల్దార్ దశరథ్, ఆయా మండలాల అధ్యక్షులు, లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

## నాటిన ప్రతీ మొక్కఎదగాలి



అమీన్‌పూర్ మున్సిపాలిటీలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

అమీన్‌పూర్, జూన్ 14(ఆంధ్రజ్యోతి) : నాటిన ప్రతీ మొక్క ఎదగాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో వందరోజుల ప్రణాళికలో భాగంగా శనివారం చక్రపురి కాలనీలో నిర్వహించిన వనమహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటి మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసేందుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తొలకరిలో కాలనీ ఖాళీ స్థలాల్లో, గేటెడ్ కమ్యూనిటీలలో, పరిశ్రమల ఆవరణల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

## హామీల అమలులో కాంగ్రెస్ విఫలం : ఎమ్మెల్యే



పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్లీపూర్, ఫయ్యాజ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గడిచిన 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పెద్దగా ఒరగబెట్టిందేమి లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమపథకాల అమలులో విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై నేతలపై వ్యతిరేకత మొదలైందని, త్వరలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరుగురు లబ్ధిదారులకు రూ.1.46 లక్షలు విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, సంజీవరెడ్డి, వెంకటేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

## మనువాదుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుదాం : కేవీపీఎస్

సంగారెడ్డి రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనువాదుల కుట్రలు, కుతంత్రాల నుంచి కాపాడుకుందామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో శనివారం సామాజిక ఉద్యమ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. విద్యా, వైద్యం పేదలకు ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్‌గా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ వ్యవహరించగా.. జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.

### అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు

సంగారెడ్డి రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు రెవెన్యూ కాలనీలలో గల అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఆలయంలో పులిహోర ప్రసాదాన్ని ప్లాస్టిక్ వస్తువుల్లో కాకుండా పేపర్ ప్లేట్లలో అందజేశారు.

### సంగమేశ్వర్‌కు ఘన సన్మానం

సంగారెడ్డి రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంగమేశ్వర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా సంగారెడ్డిలో శనివారం సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు.

### బైక్ బోల్తా, యువకుడికి గాయాలు

నాగల్‌గిద్ద, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : బైక్ బోల్తాపడి యువకుడికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని పూసల్‌పాడ్ సమీపంలో శనివారం చోటు చేసుకున్నది. నాగల్‌గిద్ద మండల కేంద్రానికి చెందిన సంజీవ్(35) పని నిమిత్తం (టీఎస్ 15 ఈపీ 5870) నంబరు గల బైక్‌పై నారాయణఖేడ్‌కు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. పూసల్‌పాడ్ శివారుకు రాగానే బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. అటుగా వెళ్తున్న ఎంపీ సురేష్‌కుమార్ తన కారు ఆపి సంజీవ్‌ను హాస్పిటల్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు.

## స్వచ్ఛ నారాయణఖేడ్‌కు సహకరించాలి

నారాయణఖేడ్/ఐడీఏబొల్లారం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : నారాయణఖేడ్ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ వాసులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కోరారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం ఆక్సిజన్ పార్కులో చెత్త తొలగించి పరిశుభ్రత పనులు చేపట్టారు. మన్సూర్‌పూర్, నెహ్రూనగర్‌లో రోడ్డు పక్కల, విద్యుత్ నియంత్రణ వద్ద దట్టంగా పెరిగిన పొదలను ఎక్స్‌కవేటర్‌తో తొలగింపజేశారు. 8వ వార్డులో వైద్య శిబిరం నిర్వహించారు. ఆయా పనులను కమిషనర్‌తో పాటు మేనేజర్ వెంకట శివయ్య, శానిటేషన్ అధికారి శ్రీనివాస్, నీటి సరఫరా విభాగం అధికారి శ్రావణ్ పర్యవేక్షించారు. పట్టణంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ మధుసూదన్‌రెడ్డి చెప్పారు. శనివారం ఐడీఏబొల్లారం పురపాలక పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రం చేయించే పనులు చేపట్టారు. సిబ్బందితో పాటు జీసీబీ సహకారంతో పిచ్చిమొక్కల తొలగించారు. వర్షాకాలంలో శుభ్రత లేకుండా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున్, ఆర్ఐ నర్సింలు తదితరులు ఉన్నారు.

## రెండు ట్రాక్టర్లు సీజ్

కౌడిపల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : అటవీ భూమిని అక్రమంగా చదును చేస్తున్న రెండు ట్రాక్టర్లను అటవీ అధికారులు శనివారం సీజ్ చేశారు. మండల పరిధిలోని కూకట్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో కొందరు చెట్లను నరికి సాగు చేసేందుకు భూమిని చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి వెళ్లి రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి క్షేత్ర కార్యాలయంలో ఉంచారు. మండల ఎఫ్ఆర్‌వోను 'ఆంధ్రజ్యోతి' వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

## కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం

● నీలం మధుముదిరాజ్



సీఎంకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న నీలం మధుముదిరాజ్

పటాన్‌చెరు రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి రుజువైందని కాంగ్రెస్ నాయకుడు నీలం మధుముదిరాజ్ అన్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ కమిటీల్లో అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని తన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజా ప్రభుత్వంలో అన్నివర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నిలబెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ కమిటీలో అందరికీ సమ ప్రాధాన్యం కల్పించారని కొనియాడారు. రెండో విడతలో ఇచ్చిన మూడు మంత్రి పదవులు ఒకటి బీసీలలో అత్యధికులైన ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు రెండు దళితులకు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు.

### సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎంఏ.ఫహీం



సీఎం రేవంత్‌రెడ్డికి బొకే అందిస్తున్న ఫహీం

సంగారెడ్డి రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డిని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఏ.ఫహీం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తనకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినందుకు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలాజగ్గారెడ్డిలకు ఫహీం కృతజ్ఞతలు తెలిపారు.

### సీఎంకు అనిల్‌కుమార్ కృతజ్ఞతలు



సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గాలి అనిల్‌కుమార్

పటాన్‌చెరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : పీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమీన్‌పూర్‌కు చెందిన గాలి అనిల్‌కుమార్ శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సదర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జయజకేతనం ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

### వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

● క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ కాల్వ హరికృష్ణ

సంగారెడ్డి అర్బన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.కోటికిపైగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ కాల్వ హరికృష్ణ తెలిపారు. క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక కార్యక్రమం డాన్ టు డస్క్‌లో భాగంగా జిల్లా వి105ఏ పరిధిలోని సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి శివాలయంతో పాటు, ఇతర ఆలయాల్లో శనివారం ఆరు సిమెంట్ బెంచీలు, అదేవిధంగా పాత, కొత్త బస్టాండ్లలో 400 మందికి ఉచిత షుగర్ పరీక్షలు, చెప్పులు కుట్టే వారికి కిట్లు, రైతులకు ఎరువులు, వికలాంగులకు కిట్టు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్, విజయ్‌భాస్కర్, చంద్రాశేఖర్, ఫుల్లారి ప్రకాశ్, ప్రదీప్, నరేందర్, విద్యాసాగర్, బాస్కర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

### 'ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించండి'

సంగారెడ్డి రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయులకు పదోన్నతులకు కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 700 ప్రాధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, హైస్కూళ్లలో కూడా ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. అదేవిధంగా డీఈవో, ఎంఈవో, డిప్యూటీ ఈవో పోస్టులను ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదోన్నతులు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, సాయిలు, ఉపాధ్యక్షులు కాశీనాథ్, సువర్ణ, కార్యదర్శులు అరుణశ్రీ, షామయ్య, జగన్‌మోహన్, సాయితేజ, అనురాధ పాల్గొన్నారు.

### 'హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి'

పాపన్నపేట, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువూ కృషి చేయాలని విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మల సత్యం అన్నారు. శనివారం ఏడుపాయల వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తి భావం పెంపొందించేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. హిందువులు ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా భజరంగ్‌దళ్ విద్యార్థి ప్రముఖ్‌గా బోల కృష్ణను, పాపన్నపేట మండల ప్రఖండ ప్రముఖ్‌గా మల్లేశంను నియమించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యనారాయణ, మెదక్ సంఘటన కార్యదర్శి మల్లేశం, జిల్లా కార్యదర్శి నీలశ్యాం, భజరంగ్ దళ్ నాయకులు నాగరాజు పాల్గొన్నారు.